
సాక్షి
బాపట్ల
బుధవారం । 13 । డిసెంబర్ । 2023



అయ్యప్పస్వామి నగరోత్సవం
బాపట్లఅర్బన్: పట్టణంలో మంగళవారం నిర్వహించిన అయ్యప్పస్వామి నగరోత్సవం వైభవంగా సాగింది. ప్రత్యేక అలంకారంలో కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.



సంపూర్ణ భగవద్గీత పారాయణం
పాత గుంటూరు: గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అఖండ అహోరాత్ర సప్తహ, సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు.



సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 522.30 అడుగుల వద్ద ఉంది. ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.

న్యూస్‌రీల్

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు
బాపట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలోకి జిల్లా నుంచి పలువురు నాయకులను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలిగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత, జాయింట్ సెక్రటరీలుగా మల్లెల లలిత, గొర్రుముచ్చు పుష్పరాజ్యంలను నియమించారు. యూత్ వింగ్‌లో జనరల్ సెక్రటరీగా మల్లెల పవన్‌కుమార్, సెక్రటరీగా యాతం మధుకర్, జాయింట్ సెక్రటరీగా తోకల రాజాలను నియమించారు.

రేపు మినీ జాబ్ మేళా
నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించే నవోదయం కార్యక్రమంలో భాగంగా మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి కె.సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌మేళాకు హెటిరో డ్రగ్స్, మిట్టపల్లి స్పిన్నర్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రదక్షిణ ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి మూడు రకాల కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ.10 వేలు నుంచి రూ.25 వేల వరకు ఉంటుందన్నారు. ఈ జాబ్ డ్రైవ్‌కు ఎస్ఎస్‌సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విభాగాల వరకు చదువుకున్న 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యనున్న నిరుద్యోగ యువతి, యువకులు వారి బయోడేటా, రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. నియోజకవర్గ పరిసర ప్రాంత యువతీ, యువకులు అందరూ ఈ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

యార్డుకు 55,391 బస్తాల మిర్చి రాక



కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 55,391 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 52,996 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 24,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.13,000 నుంచి రూ.21,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.10,000 నుంచి 24,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 19,811 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

నేడు పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో భర్తీ కాగా, మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ రెగ్యులర్, దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులు ప్రవేశం పొందుటకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో బుధవారం ఉదయం 9 గంటలకు నేరుగా కళాశాలకు వచ్చి రూ.6,300 ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో వసతి గృహ సదుపాయం సైతం ఉందని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా సీటు పొందు విద్యార్థినులకు ఫీజు రాయితీ, స్కాలర్‌షిప్ వర్తించవని, ఇతర సమాచారానికి 98480 38769, 99593 24563 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నిమ్మకాయల ధరలు



తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మ కాయల కనిష్ట ధర రూ.1,500, గరిష్ట ధర రూ.2,300, మోడల్ ధర రూ.1,900 వరకు పలికింది.

హద్దుకున్న ఆనందం

'భూహక్కు–భూరక్ష'తో మేలు



ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఇగుటూరి కోటిరెడ్డి. ఊరు నరసరావుపేట మండలం దొండపాడు. ఇతనికి దొండపాడులో 1.73 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దశాబ్దాలుగా ఈ భూమి సాగుచేస్తున్నా సరైన హద్దులు, మ్యాప్‌లు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రీ సర్వే ద్వారా ఆయన పొలాన్ని కొలిచి, హద్దు రాళ్లు వేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు, మ్యాప్‌లు అందజేశారు. ఏ ఆఫీస్ మెట్లూ ఎక్కకుండా, లంచంతో పనిలేకుండా, రూపాయి ఖర్చు చేయకుండా ఆయన సమస్య తీరింది. రీ సర్వేతో భవిష్యత్‌లో ఎటువంటి భూ సమస్యలూ తలెత్తవని, భూరక్ష పథకంతో ఎంతో మేలని రైతు కోటిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

హద్దు చూపి.. రాళ్లు పాతి
- వేగంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష సర్వే
- మూడు దశల్లో 338 రెవెన్యూ గ్రామాల్లో పకడ్బందీగా..
- 3,00,414 హద్దు రాళ్లను పాతిన రెవెన్యూ సిబ్బంది
- 91,370 మంది రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ

జిల్లాలో రీసర్వే ఇలా..

మొత్తం రెవెన్యూ గ్రామాలు	338
డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తయిన గ్రామాలు	338
మొత్తం భూ విస్తీర్ణం	13,66,403 ఎకరాలు
సర్వే డ్రోన్లు	2
రోవర్లు	114
ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ పూర్తయిన గ్రామాలు	273
గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తయిన గ్రామాలు	181
జారీ చేసిన శాశ్వత హక్కు పత్రాలు	91,370
పొలాల్లో పాతిన హద్దురాళ్ల సంఖ్య	3,00,414

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వైఎస్సార్ జగనన్న భూహక్కు–భూరక్ష ద్వారా భూముల రీసర్వే శరవేగంగా జరుగుతోంది. అటు భూ సర్వే, ఇటు హద్దు రాళ్ల ఏర్పాటు, భూహక్కు పత్రాల పంపిణీ ఇలా అన్ని పనులూ చకచకా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర భూసర్వే కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. చెదలు పట్టిన భూరికార్డుల వల్ల ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. అడ్డూ అదుపులేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలను శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. భూముల రీ సర్వేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.

3,00,414 హద్దు రాళ్లు పాతి..

జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ భూసర్వే ముందుకు వెళుతోంది. జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 28 మండలాలు, 363 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఈనాం, పట్టణాల్లో విలీనమై గ్రామాలు పోను 338 గ్రామాల పరిధిలో మొత్తం 13,66,403 ఎకరాల భూ విస్తీర్ణాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేశారు. రెండు డ్రోన్లు, 114 రోవర్లు పనిచేశాయి. మూడు దశల్లో కలిపి మొత్తం 273 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్‌లు, 181 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేశారు. ఇప్పటివరకు 91,370 మందికి రీ సర్వే తర్వాత కొత్త ఖాతాలు జారీ చేసి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కలిగిన శాశ్వత భూ హక్కు పత్రాలు, మ్యాప్‌లను అందజేశారు. మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి కావడంతో ఈనెలాఖరుకు రీ సర్వే పూర్తి చేసి శాశ్వత భూహక్కు పత్రాలు అందించేలా అధికారులు పనిచేస్తున్నారు. 361 మంది విలేజ్ సర్వేయర్లు, 370 మంది వీఆర్వోలు రీ సర్వేలో పనిచేస్తున్నారు. మూడుదశల్లో కలిపి 3,00,414 హద్దు రాళ్లను పాతి శాశ్వత సరిహద్దులు నిర్ణయించారు.



సత్తెనపల్లి మండలం రెంటపల్లిలో హద్దురాయి ఏర్పాటును పరిశీలిస్తున్న కలెక్టర్ శివశంకర్(ఫైల్)

నెలాఖరుకు రీసర్వే పూర్తి

జిల్లాలో రీసర్వే వేగంగా ఖచ్చితత్వంతో సాగుతోంది. డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 91,370 మందికి శాశ్వత భూహక్కు పత్రాల పంపిణీ పూర్తయింది. అలాగే 3,00,414 హద్దురాళ్లను రైతుల పొలాల్లో నాటే కార్యక్రమం పూర్తయింది. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది.

– శివశంకర్ లోతేటి, పల్నాడు కలెక్టర్

భూమి చుట్టూ హద్దు రాళ్లు పాతారు



నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఇటీవల జరిగిన రీ సర్వే ద్వారా నా పొలాన్ని కొలిచి, భూమి చుట్టూ హద్దు రాళ్లు వేశారు. శాశ్వత భూహక్కు పత్రం అందజేశారు. ఇందులో క్యూఆర్ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు.

– గాయం గోవిందరెడ్డి, మాచవరం, రొంపిచర్ల మండలం

వీరారాధనోత్సవాలు ప్రారంభం



వీరుల గుడికి వీర గంధం తెస్తున్న వీరాచారవంతులు

- తరలివచ్చిన వీరాచారవంతులు
- ఆయుధాలకు భక్తిశ్రద్ధలతో పూజలు
- ఉత్సాహంగా రాచగావు

కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో పల్నాటి వీరారాధన ఉత్సవాలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వీరాచారులు వీరుల గుడి ప్రాంగణానికి తరలి వస్తున్నారు. రణక్షేత్రం పొలిమేరలో తూర్పున ఉన్న క్లిపోతురాజు మండపం వద్ద పోతురాజుకు కొబ్బరి కాయలు కొట్టి అక్కడి నుంచి వీరుల గుడికి వస్తున్నారు. ఇదిలా ఉంటే వీరుల గుడికి వెల్లవేసే కార్యక్రమం కొనసాగింది. వీరుల గుడిలో ఉన్న ఆయుధాలను బయట పెట్టి పూజారులు గుడి మొత్తాన్ని శుభ్రం చేశారు. వీరుల ప్రతిరూపంగా ఉన్న వీర గల్లులను శుద్ధి చేసి పసుపు పూసి పూజకు సిద్ధం చేశారు. సాయంత్రం వీరుల గుడి పూజారుల్లో ఒకరైన పూజల పెదనరసింహ ఇంటి నుంచి వీరుల ఆయుధాలకు నూతన వస్త్రాలు తెచ్చారు. మరో పూజారి పూజల చిన నరసింహ ఇంటి నుంచి వీర గంధం తీసుకు వచ్చారు. అనంతరం వీరుల గుడిలో ఉన్న పల్నాటి వీరుల ఆయుధాలను నాగులేరు గంగధారి మడుగులో శుభ్రం చేశారు. పూజారులు స్నానాలు చేశారు. అనంతరం వీరుల గుడిలోకి ఆయుధాలను తరలించి అక్కడ పసుపు పూసి కొనలకు తిరునామాలు దిద్దారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో ఆయుధాలను అలంకరించారు.

చెన్నకేశవస్వామి దర్శనం

వీరాచారవంతులు తమ ఆయుధాలతో తొలుత చెన్నకేశవస్వామిని దర్శించుకుని బ్రహ్మనాయుడు విగ్రహానికి తులసి, పూలమాలలు వేసి ధూపం వేశారు. అనంతరం వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ఉత్తర ద్వారం ద్వారా బాలచంద్రుని పాదముద్రలు ఉన్న చోట ఆచారవంతులు ఆగి తర్వాత కోట బురుజు మీదగా పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి తరుణ్ చెన్నకేశవతో కలసి వీరుల ఆయుధాలతో ఊరేగింపుగా రాత్రికి వీరుల గుడికి చేరుకున్నారు. వీరుల గుడి ముఖ మండపం మీద పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఎర్ర జెండాను ప్రతిష్ఠించారు. వీరుల ఆయుధాలను గుడిలో కొలువుదీర్చారు. వీరాచారులకు పీఠాధిపతి వీరుల గుడి ఆవరణలోని మండపంలో కంకణధారణ చేశారు. తాంబూలాలిచ్చారు.

అర్ధరాత్రి రాచగావు

ఈ కార్యక్రమాలు పూర్తయ్యే సరికి రాత్రి 12 గంటలైంది. సరిగ్గా అర్ధరాత్రి రాచగావు కార్యక్రమాన్ని ఆచారవంతుడు పోతురాజు నిర్వహించారు. రాచగావు వీరుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన రహస్య క్రతువులా కొనసాగింది. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ సమక్షంలో వీరుల గుడి పూజారులైన పూజ గొల్లలు పెదనరసింహ, ఏడుకొండలు, నర్సయ్య, చిననరసింహారావు తదితరులు వీరాచారవంతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్శి ముక్కంటి రాచగావు కథాగానాన్ని పల్నాటి వీరుల గుడి ముందు మండపంలో ఆలపించారు. వీరజోళ్లు, సన్నాయి వాయిద్యాల మధ్య కత్తి, డాలు పట్టిన వీరవిద్యావంతుడు ముక్కంటి కథాగానాన్ని ఆలపిస్తూ అభినయించాడు. రాచగావు ఉత్సవం నాడు వీరాచారుల ఆచార వ్యవహారాలు కొనసాగాయి. పీఠాధిపతి తరుణ్‌చెన్నకేశవ, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ పర్యవేక్షణలో వీరాచారులు రాచగావుతో వీరారాధనకు శ్రీకారం చుట్టారు.

ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన కలిగిఉండాలి

జిల్లా ఫ్లోరోసిస్ నోడల్ అధికారి అనిల్ కుమార్

యద్దనపూడి/జే.పంగులూరు: ఫ్లోరోసిస్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఫ్లోరోసిస్ నోడల్ అధికారి డాక్టర్ అనీల్‌కుమార్ అన్నారు. మంగళవారం యద్దనపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్లోరోసిస్ వ్యాధి ఫ్లోరైడ్ నీటిద్వారా సోకుతుందని తద్వారా దంతాలు, ఎముకలు, కీళ్లు ,వెన్నెముక బిగుసుకుపోవటం జరుగుతుందన్నారు. మనం తాగే నీటిలో ఫ్లోరైడ్‌స్థాయి 0.50 నుంచి 1.50 పీపీఎంను మించకూడదన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి సోకకుండా కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, విటమిన్ సీ,ఈ, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. శ్రీహర్ష, సీహెచ్ఓ టీవీఎస్ ప్రసాద్, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్ఎమ్‌లు పాల్గొన్నారు.



పంగులూరులో విద్యార్థులతో మాట్లాడుతున్న అనీల్ కుమార్

చిన్నారుల్లో వచ్చే రోగాలపై జాగ్రత్తగా ఉండాలి..

జే.పంగులూరు: పిల్లల్లో ఎదురయ్యే పంటి సమస్యల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలనినోడల్ అధికారి వేమ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం పంగులూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు పలు ప్రశ్నలతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు పళ్ల సమస్యలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు బాలరాజేశ్వరి, సూపర్ వైజర్ మదర్ షా, హెల్త్ ఎడ్యుకేటర్ అనురాధ, ఎమ్ఎల్‌హెచ్‌పి పావని, ఏఎన్ఎం ఎస్తేరురాణి, హెచ్ఎం రాధారాణి, ఉపాధ్యాయులు మాస్తాన్ వలి, ఫ్లోరోసిస్ టెక్నీషియన్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తూనికలు, కొలతల్లో తేడాలొస్తే చర్యలు

జిల్లా తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ ఐజాక్

చీరాలటౌన్: తూనికలు, కొలతల్లో తేడాలొస్తే చర్యలు తీసుకుంటామని.. తూనికలు, కొలతలపై సచివాలయాల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలందరికి అవగాహన కల్పించాలని జిల్లా తూనికలు, కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ ఐజాక్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం సమావేశ హాలులో తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలో సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తూనికలు, కొలతలశాఖ బాధ్యులుగా నియమించింది. సచివాయాల్లో పనిచేస్తున్న వారికి వాటి విధుల గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐజాక్ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో ఉన్న వ్యాపార సంస్థలు, రేషన్ దుకాణాలు, పాలకేంద్రాలను తూనికలు, కొలతలశాఖ యాప్‌లో నమోదు చేయాలన్నారు. తూనికలు, కొలతల శాఖ విధులు, లక్ష్యాల గురించి వివరించారు. చీరాల ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, డీసీఐసీ కన్వీనర్ దాసరి ఇమ్మానియేల్, ఈసీడీసీ మెంబర్ శ్రీనివాసరావు, వార్డు సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు.

నడి వయస్సులోనూ తగ్గేదేలే !

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరచిన వేటపాలెం వాసి

వేటపాలెం: వయసు నంబర్ మాత్రమే. ఇది ఆటకు ఏ మాత్రం సరిపోదని నిరూపించాడు ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు. 45 సంవత్సరాల వయసు పైబడినా తగ్గేదేలే అని వేటపాలేనికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గాత్రం ఉమామహేశ్వరరావు నిరూపించుకొంటున్నాడు. వరుసగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఈనెల 9వ తేదీన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో తారకరామ స్టేడియంలో జరిగిన 42వ మాస్టర్స్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలు జరిగాయి. ఈ పోటీలో ఉమామహేశ్వరరావు ట్రిపుల్ జంప్‌లో సిల్వర్ మెడల్‌తో పాటు 4, 4 రిలే పరుగులో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022 డిసెంబర్ 16, 17 తేదీల్లో నెల్లూరులో రాష్ట్ర స్థాయిలో జరిగిన 41వ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 45 సంవత్సరాల ప్లస్ ఏజ్‌లో జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం సాధించాడు. ట్రిపుల్ జంప్‌లోనూ ద్వితీయ స్థానం సాధించాడు. 800 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించి మూడు పతకాలు దక్కించుకొన్నాడు. ఒకటిన్నర సంవత్సరం కిందట జాతీయ స్థాయిలో చెన్నైలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఆరో స్థానం సాధించాడు. ఈ వయస్సులో కూడా క్రీడా పోటీల్లో పాల్గొని రాణిస్తున్న ఉమామహేశ్వరరావుని స్నేహితులు, పలువురు అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లాకు మంచి పేరుతేవాలని కోరారు. త్వరలో జిల్లా కలెక్టర్ ఉమామహేశ్వరరావుని అభినందించనున్నారు.



సర్టిఫికెట్లతో ఉమామహేశ్వరరావు

హోంగార్డు ఉద్యోగాల పేరిట శఠగోపం

- ఐపీఎస్ అధికారి, ఆయన ప్రియురాలి నిర్వాకం
- రూ.14 కోట్లకుపైగా వసూలు చేసిన వైనం
- హోంగార్డు ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి ఉద్యోగాలు
- ఆ తర్వాత మరికొందరికి నకిలీ అపాయింట్‌మెంట్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు
- విచారణ చేపట్టి ప్రియురాలి అల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు. అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్‌మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్లు సమాచారం. దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

క్లుప్తంగా

రేపల్లె గడ్డపై విజయం ఖాయం

వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఈవూరి గణేష్



రేపల్లె: రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి రేపల్లె గడ్డపై విజయబావుటా ఎగరవేయటం జరుగుతుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్ చెప్పారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలోని తన స్వగృహంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు సహకారంతో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ పాలకవర్గంతో కలిసి పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. తన నియామకానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎం వైఎస్ జగన్‌కు వరికూటి కృతజ్ఞతలు



టంగుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా నియమితులైన వరికూటి అశోక్‌బాబు మంగళవారం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకారం అందించిన వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకరమణారావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామన్నారు. కొండపిలో వైఎస్సార్ సీపీ విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలతో మమేకమై వైఎస్సార్ సీపీ జెండా ఎగరేసేందుకు కృషి చేస్తానని వరికూటి పేర్కొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో అమావాస్య పూజలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక అమావాస్యను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామివార్లకు ఆర్జిత సేవలు చేశారు. హారతుల సేవలకు భక్తుల రద్దీ కనిపించింది.

వైభవంగా కోటి వత్తుల కార్తిక దీపోత్సవం

- కార్తిక దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే కోన రఘుపతి
- అఖండ కర్పూర దీపారాధన

తిమ్మారెడ్డిపాలెం(కర్లపాలెం): కార్తికమాసం చివరి సోమవారం రాత్రి కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం కోదండరామస్వామి ఆలయంలో గ్రామపెద్దల ఆధ్వర్యంలో కోటి వత్తుల కార్తిక దీపారాధన పూజలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రామాలయంలో పూజలు చేసిన అనంతరం కార్తిక దీపాలు వెలిగించి దీపోత్సవం ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పులుగు గోవిందమ్మ మునిచంద్రారెడ్డి దంపతులు ఆలయ నిర్మాణ దాత మంతెన సూర్య సత్యనారాయణరాజు పార్వతి దంపతులు కోటి వత్తులతో కార్తిక దీపాలను వెలిగించారు. ఆలయం వెలుపల శివలింగాకారంలో భారీస్థాయిలో ముగ్గులు వేసి పలు రకాల పూలతో అలంకరణ చేసి కార్తిక దీపాలను వెలిగించారు. ఐదు కేజీల కర్పూరంతో మహా కర్పూర జ్యోతిని వెలిగించగా భక్తులు ప్రదక్షిణలు చేశారు.



తిమ్మారెడ్డిపాలెం రామాలయం ముందు వెలిగించిన అఖండ కర్పూర జ్యోతి

ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోలాటం భజనలు భక్తులను అలరించాయి. అనంతరం గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రారంభించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులుగు గోవిందమ్మ, ఎంపీటీసీ అక్కల వాణి, ఏఎంసీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, వైఎస్సార్ సీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సజ్జల చేతుల మీదుగా మస్తాన్‌వలికి పురస్కారం

హర్ దిల్ మే వైఎస్సార్–హమ్ సబ్ జగన్ కే సాత్' కార్యక్రమానికి అవార్డు

మార్టూరు: జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి గడ్డం మస్తాన్‌వలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అవార్డుల పురస్కారం నిర్వహించారు. మార్టూరుకు చెందిన జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి గడ్డం మస్తాన్‌వలి జిల్లాలోని సుమారు 170 మసీదుల్లో 'హర్ దిల్ మే వైఎస్సార్-హం సబ్ జగన్ కే సాత్' కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు వి.ఖాదర్‌బాషాతో కలిసి మస్తాన్‌వలి తాడేపల్లిలో సజ్జలను కలిసి జిల్లాలోని ముస్లింల సమస్యలు, స్థితిగతులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు వివరాలను తెలియజేశారు. సజ్జల మస్తాన్‌వలిని అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.



సజ్జల నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న మస్తాన్‌వలి

ముగిసిన కళా ఉత్సవ్

యద్దనపూడి: కళా ఉత్సవ్ 2023–24 పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులు పాటు రాష్ట్ర విద్య పరిశోధన మండలి ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో సంగీత, నాట్య, నాటక తదితర పది అంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆయా విభాగాల్లో పోటాపోటీగా తమ ప్రదర్శనలు చేశారు. సాంప్రదాయ, జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయం తదితర విభాగాల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ఎం సుభాని తెలిపారు. కళా ఉత్సవ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రసాద్, కళాశాల అధ్యాపకులు పి.పోలేరు, కె.యోగేశ్వరరావు, ఇతర అధ్యాపకులు ఆయా పోటీలను పర్యవేక్షించారని తెలిపారు. సాంప్రదాయ నృత్యం బాలికల విభాగంలో నరసరావుపేట, తెనాలి శ్రీచైతన్యకు చెందిన విద్యార్థినులు ఆర్.శ్రావణి, ఎస్.నిఖితసాయి, చీకటిఈగలపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని పి.జీవన వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. జానపద నృత్యాలు... నరసరావుపేట ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కు చెందిన పి.ఏంజల్, వేల్పూరు జెడ్పీ హైస్కూల్ చెందిన కె.నాగరోషిత ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. డ్రామా(ఏకపాత్రాభినయం)లో మంగళగిరి ఎంటీఎం స్కూల్ విద్యార్థిని ఎం.మౌలిత, వేల్పూరు జెడ్పీ హెచ్ఎస్ టి.శ్రావణి ప్రథమ, ద్వితీయస్థానాల్లో గెలుపొందారు. విజేతలుగా నిలిచిన వారిని ప్రిన్సిపాల్ సుభాని, అధ్యాపకులు అభినందించారు.



పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో అధ్యాపకులు

త్వరితగతిన పంట నష్టం అంచనాలు

జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్ సత్తార్

చెరుకుపల్లి: తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలు త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్ ఆదేశించారు. మండలంలోని గూడవల్లి గ్రామంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు చేస్తున్న పంట నష్ట నమోదు ప్రక్రియను మంగళవారం సత్తార్ సందర్శించి పంట పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా సక్రమంగా పంట నష్ట నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. బాలాజీ గంగాధర్ ఏఈవోలు రైతులు పాల్గొన్నారు.

నీట మునిగి పంట పొలాలు పరిశీలన

యలవర్రు(వేమూరు): తుఫాన్ వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ సత్తార్ అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు మండలం యలవర్రు, ఇంటూరు, పాంచాళవరం, వేమూరు మండలం చావలి గ్రామాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంగళవారం నుంచి పంట నష్టం అంచనా ప్రారంభించినట్లు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులు పొలాలు వద్దకు వెళ్లి పంట నష్టం అంచనా వేయించు కోవాలని సూచించారు. ఈనెల 18వ తేది నాటికి పంట నష్టం అంచనా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు వద్ద ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు పంట నష్టం అంచనా జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. 23వ తేదీన పంట నష్టం అంచనా జాబితా జిల్లా కలెక్టరుకు పంపిస్తామని తెలిపారు. అమర్తలూరు మండలంలోని రైతులు, కౌలు రైతులు వరి పంట కుప్పలు వేశామని, కుప్పల లోపలికి వర్షపు నీరు వెళ్లడంతో ధాన్యం రంగు మారిందని, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టరు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వినతపత్రం అందచేస్తామని రైతులు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మి, మండల వ్యవసాయాధికారి లోకేశ్వరి పాల్గొన్నారు.



తడిచిన వరి పంటను పరిశీలిస్తున్న బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్ ఉద్యోగాలు

ఎన్ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ టీ.రమేష్



చేబ్రోలు: విద్యార్థులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే టెక్నాలజీల మీద పట్టు సాధించినట్లైతే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎన్ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి టీ.రమేష్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో సరెటైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు అచీవ్ సస్టైనబుల్ ఎనర్జీ అనే అంశంపై వారం రోజుల పాటు జరగనున్న అటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. టీ.రమేష్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దేనని, దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న జనాభా వలన ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగించే టెక్నాలజీపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ఇండస్ట్రీలో 50 మిలియన్ ఉద్యోగాలు 2030 సంవత్సరం నాటికి క్రియేట్ చేయబడుతాయన్నారు. 2026 సంవత్సరం కల్లా ఇండియన్ ఆటోమొబైల్ రంగం బిజినెస్ 300 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రిన్సిపల్ ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

భద్రతా చర్యలు పాటిస్తే ప్రమాదాలకు చెక్

మైన్స్ అండ్ సేఫ్టీ డిప్యూటీ డైరక్టర్ జ్ఞానేశ్వర్

బల్లికురవ: గ్రానైట్ క్వారీలో భద్రతా చర్యలు పాటిస్తూ మేనేజర్, మేట్ అందుబాటులో ఉంటూ కార్మికుల చేత పనులు చేయిస్తే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని మైన్స్ అండ్ సేఫ్టీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ ఇంపీరియల్ క్వారీలో నవంబర్ 11వ తేదీ వైసా కటింగ్ చేస్తూ కిందపడి గాయాలపాలై చనిపోయిన తిప్పన ప్రసాద్ (43) మృతికి సంబంధించి క్వారీలో రెండోసారి డీడీ ఎంఎస్ విచారణ చేపట్టారు. మైన్స్ అండ్ సేఫ్టీ టీమ్ శ్రీనివాస, శాయి స్టోన్స్, అమూల్య, శ్రీకాంత్, బీవీఎల్ రాక్స్ అండ్ మైన్స్ క్వారీలో జరిగిన భద్రతా వారోత్సవాల్లో భాగంగా భద్రతకు సంబంధించి జెండాల ఆవిష్కరణతో క్వారీ రికార్డులు, రహదారులు, వసతులు పరిశీలించారు. 21వ భద్రతా వారోత్సవాల్లో నిబంధనలు పాటిస్తున్న క్వారీలకు పాయింట్ల కేటాయింపుతో క్వారీ యజమానులకు కార్మికులకు బహుమతులు, అవార్డులు అందజేస్తామని జ్ఞానేశ్వర్ వివరించారు. వారోత్సవాల్లో టీమ్ సభ్యులు శినాగేశ్వరరావు, బ్రహ్మయ్య, ప్రశాంత్ నాగావళి, క్వారీ ఇన్‌చార్జులు గుంటక తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.



ఈర్లకొండ శ్రీనివాస క్వారీలో సేఫ్టీ జెండా ఆవిష్కరిస్తున్న టీమ్

వలసల నివారణకే ఉపాధి హామీ పథకం

డ్వామా ఇన్‌చార్జి పీడీ అర్జునరావు

రేపల్లెరూరల్: వలసల నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించటంతోపాటు వేతన పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని డ్వామా ఇన్‌చార్జి పీడీ అర్జునరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2020 ఏప్రిల్ నెల నుంచి 2023 మార్చి వరకు 3 లక్షల పనిదినాలలో రూ.9.32కోట్ల పనులు జరిగాయన్నారు. కూలీకు ఒక రోజుకు కనీసం రూ.272 వేతనం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కూలీలకు నూరు రోజుల పనిదినాలు కల్పించాలని సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు పని ప్రాంతాలలో పర్యటిస్తూ పనులు సక్రమంగా జరిగిందిలేనిది పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్‌కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆడిట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీడీ సువార్త, జిల్లా విజిలెన్స్ అధికారి శోభన్, ఎంపీడీవో శివపార్వతి, ఈవోపిఆర్డీ మల్లికార్జునరావు, ఏపీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

ఏఎన్‌యూ పురుషుల ఖోఖో జట్టు ఎంపిక

నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల ఖోఖో జట్టుకు ఎంపిక చేశారు. క్రీడాకారుల వివరాలను విక్టరీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కృష్ణంరాజు మంగళవారం ప్రకటించారు. గత రెండు రోజులుగా కళాశాల క్రీడామైదానంలో నిర్వహించిన వర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను జట్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. జట్టులో పి.సైదారావు, ఎం.అవినాష్, బి.ప్రతాప్, పి.అశోక్, ఎం.రామకృష్ణ (విక్టరీ డిగ్రీ కళాశాల, నరసరావుపేట), ఎం.వెంకటేష్, కె.వంశీ, కె.మహేష్, పి.శివగణేష్‌రెడ్డి, ఎ.కోరిష్‌బాబు (డీసీఆర్ఎం కళాశాల, ఇంకొల్లు), పి.గోపిచంద్, షేక్ అల్లీబాక్సే (కృష్ణవేణి డిగ్రీ కళాశాల, నరసరావుపేట), కె.అశోక్ (వాగ్దేవి డిగ్రీ కళాశాల, నరసరావుపేట), జె.శ్రీహరి (ధనలక్ష్మీ వ్యాయామ కళాశాల ఏ ముప్పాళ్ల), బి.సింహాద్రినాయక్ (ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల, నరసరావుపేట) ఎంపికయ్యారు. ఎంపిక కమిటీ సభ్యులుగా వి.వెంకట్రావు, రాఘవయ్య, పరిశీలకునిగా శివప్రసాద్ వ్యవహరించారు.



జట్టుకు ఎంపికైన క్రీడాకారులతో కళాశాల ప్రతినిధులు

హెల్వాన్ యూనివర్సిటీతో డాక్టర్ అంబేడ్కర్ చైర్ ఏంఓయూ

ఏఎన్‌యూ: ఈజిప్ట్ రాజధాని కైరోలోని హేల్వాన్ యూనివర్సిటీతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ డాక్టర్ అంబేద్కర్ చైర్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఎంఓయూ పత్రాలను హేల్వాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సయీద్ కండిల్‌కు పంపారు. కండిల్ ఏంఓయూ పత్రాలపై సంతకాలు చేసి ఏఎన్‌యూ పంపారు. ఎంఓయూ పత్రాలను వీసీ మంగళవారం అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ వై.అశోక్‌కుమార్‌కు అందజేశారు. వీసీ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఈజిప్ట్ దేశంలోనే హల్వాన్ యూనివర్సిటీతో జరిగిన ఎంఓయూ వర్సిటీకి మరింత ఖ్యాతిని పెంచుతోందన్నారు. బోధన, పరిశోధన, సామాజిక, సాంస్కృతిక రంగాలలో రెండు యూనివర్సిటీల మధ్య అకడమిక్, సైంటిఫిక్, కల్చరల్ అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందన్నారు. సదస్సులు, ఎగ్జిబిషన్, వర్క్‌షాప్, సంభంధిత అంశాల్లో స్వల్ప వ్యవధి గల కోర్సులు, సంయుక్త ప్రాజెక్టులు నిర్వహణ, అధ్యాపకులు, పరిశోధకులు, స్టూడెంట్స్ మధ్య మార్పులు, పీజీ, పీహెచ్‌డీల్లో సంయుక్తంగా పర్యవేక్షణ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య బి.కరుణ, అంబేడ్కర్ చైర్ విభాగాధిపతి ఆచార్య వై.అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అబ్రహం లింకన్, అడ్మిషన్‌ల డైరెక్టర్ డాక్టర్ అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు.



ఎంఓయూ పత్రాలను అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ వై.అశోక్‌కుమార్‌కు అందజేస్తున్న వీసీ రాజశేఖర్

'లింగ నిర్ధారణ' చట్టరీత్యా నేరం

గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు అధ్యక్షతన గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం 1994పై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యులు, వైద్య సిబ్బందికి వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపులో డాక్టర్ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ప్రతి స్కానింగ్ సెంటర్‌ను తప్పనిసరిగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో రిజిస్టరు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేసిన స్కానింగ్ చేయించిన సెంటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చేసి చెప్పడం చట్టరీత్యా నేరమని, అలా చెప్పిన వారికి, అడిగిన వారు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు. జీజీహెచ్ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి మాట్లాడుతూ ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్కానింగ్ సెంటర్‌ల వారు ఏవిధంగా స్కానింగ్ వివరాలు ఫారం ఎఫ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వివరించారు. కార్యక్రమంలో డెమో జయప్రసాద్, హెచ్ఈఈఓ చంద్రశేఖర్, డెప్యూటీ డెమో ఎస్.వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్, లీగల్ కన్సల్టెంట్ వాణి, తదితరులు పాల్గొన్నారు.

అమరేశ్వరుని సేవలో కాశీపీఠాధిపతి

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుని కాశీ పీఠాధిపతి శివనాగేంద్ర సరస్వతీ స్వామి మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. తొలుత ఆలయ ఈఓ వేమూరి గోపీనాథశర్మ, ఆలయ అర్చకులు స్వామికి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు నంబూరు వసంతకుమారి, నంబూరు బాబూరావు, వి.హనుమంతరావు పాల్గొన్నారు.



శోభాయాత్రలో పాల్గొన్న కాశీ పీఠాధిపతి శివనాగేంద్ర సరస్వతీ స్వామి

కారెంపూడిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

కారెంపూడి: పల్నాటి వీర ఆరాధన ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వీరుల గుడి ఆవరణలో 15వ తేదీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ బహుమతి రూ.30 వేలు(వైఎస్సార్‌సీపీ నాయకుడు చిరుమామిళ్ల శ్రీకాంత్), ద్వితీయ బహుమతి రూ.20 వేలు(సొసైటీ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి నల్ల గురువారెడ్డి, బొగ్గరపు రామారావు), తృతీయ బహుమతి రూ.15 వేలు(బత్తుల కోటేశ్వరరావు కుమారుడు పవన్‌కల్యాణ్), 4వ బహుమతి రూ.10 వేలు(ఊటా రాజశేఖరరెడ్డి) ప్రదానం చేయనున్నారని తెలిపారు. పోటీలలో పాల్గొనే ఫోన్ నంబర్లు 8074763565, 7569008335 సంప్రదించి తమ టీమ్‌ల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య

బల్లికురవ: ఆస్తి పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదంతో కుటుంబ యజమాని మనస్థాపం చెంది పురుగుమందు తాగి త్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన సోమవారం బల్లికురవ పంచాయతీలోని కొండాయపాలెం గ్రామంలో జరగ్గా చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఏఎస్సై బండి శ్రీనివాసరావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొణిదెన వెంకటేశ్వర్లు (69) భార్య అంజమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అందరికి వివాహాలు అయ్యాయి. గ్రామంలో ఉన్న 34 సెంట్ల భూమి పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంలో ఇంట్లో ఎవరులేని సమయంలో వెంకటేశ్వర్లు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి తొలుత గుంటుపల్లి ప్రాథమిక వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం చేశారు. అనంతరం మార్టూరు వైద్యశాలకు, అక్కడ నుంచి మెరుగైన వైద్యానికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. పెద్ద కుమారుడు అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

55 మంది బాలకార్మికులకు విముక్తి

పట్నంబజారు: రాష్ట్ర డీజీపీ కార్యాలయం, సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఆపరేష్ స్వేచ్ కార్యక్రమంలో భాగంగా ఆయా దుకాణాల్లో పనిచేస్తున్న 55 మంది బాల కార్మికులను విముక్తి కల్పించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హాఫీజ్ మంగళవారం తెలిపారు. నవంబరు 20 నుంచి ఈనెల 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, ఏహెచ్‌టీయూ సిబ్బంది, కార్మిక శాఖ, ఇతర అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, స్వీట్ షాపులు, మెకానిక్ షాపులు, షాపింగ్‌మాల్స్‌తోపాటు, పలు షాపుల్లో ఆపరేషన్ స్వేచ్ఛా నిర్వహించినట్లు వెల్లడించారు. 55 మంది కార్మికులకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు చెప్పారు.